సాక్షి అన్నమయ్య జిల్లా

శుక్రవారం । 3 । నవంబర్ । 2023



వలస కూలీలకు విముక్తి

పొట్ట కూటి కోసం ఇక్కడికొచ్చిన రాళ్లు కొట్టే తమిళనాడు వలస కూలీలకు అధికారుల చొరవతో విముక్తి లభించింది. -IIలో



అవకతవకలకు పాల్పడితే చర్యలు

పేద ప్రజలకు పంపిణీ చేసే సబ్సిడీ బియ్యంలో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ మానూం బాషా హెచ్చరించారు. -IIలో

మదనపల్లె : టమాటా ధరలు (10 కిలోలు)

	కనిష్టం	గరిష్టం
మొదటిరకం	రూ.240	రూ.310
రెండోరకం	రూ.140	రూ.280



మార్కెట్‌కు వచ్చిన మొత్తం సరుకు : 237 మెట్రిక్ టన్నులు

పట్టుగూళ్ల ధరలు (రూ.లో)

రకం	కనిష్టం	గరిష్టం
బైవోల్టిన్	500	500
సీబీ	-	-



మార్కెట్‌కు వచ్చిన పట్టుగూళ్లు: 199.020 కిలోలు

న్యూస్‌రీల్

నూతన నియామకం



లోకవర్ధన్

రాయచోటి అర్బన్ : డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ జిల్లా కో- ఆర్డినేటర్‌గా డాక్టర్ లోకవర్ధన్ నియమితులయ్యారు. జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్ పర్యవేక్షణాధికారిగా ఉన్న లోకవర్ధన్‌ను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ జిల్లా కో- ఆర్డినేటర్‌గా నియమించింది. గురువారం లోకవర్ధన్ కలెక్టర్ గిరీషా పీఎస్‌ను గౌరవపూర్వకంగా కలిశారు. అనంతరం డీఎం అండ్‌హెచ్‌ఓను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం అమలుకు అత్యంత ప్రాధాన్యతను యిస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకం అమలుకు తన శాయశక్తులా కృషిచేస్తానన్నారు.

'సివిల్స్' అభ్యర్థులకు ప్రోత్సాహకాలు

రాయచోటిటౌన్: సివిల్స్ ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను ప్రోత్సహించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నగదు బహుమతిని ప్రకటించిందని అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, వెనుకబడిన అభ్యర్థులు యుపీఎస్సీ ద్వారా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలలో అర్హత సాధించిన వారికి రూ.1,00,000లు (రూ.లక్ష),అలాగే మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థులకు రూ.50 వేలు,ఆర్థికంగా నగదు ప్రోత్సాహకం కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'జగనన్నసివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం' పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. 2023వ సంవత్సరంలో నిర్వహించిన యుపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ పథకానికి పొందేందుకు అర్హులని తెలిపారు. జీవోఎంఎస్ నంబర్ 58 సాంఘిక సంక్షేమ (EDU-II శాఖ తేది 12.10.2023 ప్రకారం అర్హులైన అభ్యర్థులు Jnanabhumi.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

బాధ్యతల స్వీకరణ



ప్రిన్సిపల్ రమణారెడ్డి

పులివెందుల రూరల్: పులివెందుల జేఎన్టీయూ ప్రిన్సిపల్‌గా ఈసీఈ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రమణారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జేఎన్టీయూ రిజిస్ట్రార్ శశిధర్ ఉత్తర్వుల మేరకు ఈయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఎన్టీయూ ప్రిన్సిపల్‌గా తనను ఎంపిక చేసినందుకు ఏపీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్ హేమచంద్రారెడ్డి, వీసీ రంగజనార్దన్, రెక్టార్ విజయకుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు.


వైఎస్సార్ జిల్లా వాసికి అరుదైన గౌరవం



జి.వెంకటసుబ్బయ్య

ప్రొద్దుటూరు కల్చరల్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్(ఇండియా) తెలంగాణ రాష్ట్ర సెంటర్ చైర్మన్‌గా ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లెకు చెందిన డాక్టర్ జి.వెంకటసుబ్బయ్య యాదవ్ ఎన్నికయ్యారు. వెంకటసుబ్బయ్య 2025 అక్టోబర్ వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఆయన 2021 నుంచి ఢిల్లీలోని ఇండియన్ సొసైటి ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యక్షునిగా కొనసాగుతూ దేశంలో సాంకేతిక విద్య అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ తమ సంస్థ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు సలహాలు, సూచనలు ఇవ్వడం, వివిధ సమస్యలపై యువ ఇంజినీర్లకు సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తామన్నారు

టేబుల్ టెన్నిస్ జట్టు ఎంపిక



అండర్-14 విభాగం పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

ప్రొద్దుటూరు కల్చరల్: టేబుల్ టెన్నిస్ జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్ ఎంపికలు గురువారం స్థానిక జార్జ్ కారొనేషన్ క్లబ్‌లో నిర్వహించారు. అండర్-14, 17 బాలబాలికల విభాగంలో నిర్వహించిన ఎంపికల్లో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ కనపరచిన ఐదుగురు బాలురు, ఐదుగురు బాలికలను వేర్వేరుగా రాష్ట్రజట్టుకు ఎంపిక చేశారు.కార్యక్రమంలో జార్జ్‌క్లబ్ ఉపాధ్యక్షుడు బాలగంగిరెడ్డి, కార్యదర్శి గంగిరెడ్డి, సభ్యుడు కొండారెడ్డి, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి ఉదయకుమార్, ఎస్‌జీఎఫ్ సెక్రటరీ అరుణకుమారి, టేబుల్ టెన్నిస్ సెలక్షన్ కమిటీ సభ్యుడు శివారెడ్డి, శివశంకర్, పద్మజ, వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

● దళారీ వ్యవస్థకు మంగళం

రైతన్నకు అందలం

నిద్రాహారాలు మాని శ్రమించిన రైతు కష్టం దళారులపాలవుతోంది. దిగుబడి చేతికి వచ్చాక సరైన ధరలు దక్కకపోతే శ్రమంతా వృధా అవుతోంది. ధరలుంటే దళారుల చేతివాటంతో నష్టపోతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం దళారుల దందాకు చెక్ పెట్టింది. కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయాలు చేపడుతోంది. ట్రేడర్స్‌ను మార్కెట్‌కు రప్పించి, డిమాండ్‌కు తగ్గ ధర దక్కేలా చొరవ తీసుకుంది. దీంతో రైతన్న ప్రభుత్వంగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సర్కార్‌ను కీర్తిస్తోంది.

- హార్టికల్చర్ దిగుబడులకు ప్రభుత్వ మార్కెటింగ్
- పులివెందుల కేంద్రంగా 3,544 టన్నుల చీనీకాయల విక్రయం
- మధ్యదళారుల సూట్‌కు బ్రేక్
- నెలలో అన్నదాతకు 708టన్నులు ఆదా
- మదనపల్లె కేంద్రంగా టమాట రైతులకు భరోసా




వైఎస్ఆర్ జిల్లా.. పులివెందుల మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన చీనీ కాయలు

సాక్షి ప్రతినిధి, కడప: 'వడ్డించేవారు మనోడైతే కడబంతిలో ఉన్నా కడుపు నిండుతోంది' ఇది ఒకప్పటి సామెత. దాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిజం చేస్తోంది. కష్టానికి తగ్గ దిగుబడి, దిగుబడికి తగ్గ ధరలు ఉండేలా సమతుల్యతను పాటిస్తోంది. హార్టికల్చర్ దిగుబడులు కొనుగోలు ద్వారా మధ్య దళారీ వ్యవస్థకు మంగళం పలికింది. రైతుకు రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టకుండా కట్టడి చేస్తోంది. జిల్లాలో పులివెందుల కేంద్రంగా అక్టోబర్ 10న చీనీకాయలు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసింది. అక్టోబర్ 31 నాటికి 3,544 టన్నుల చీనీకాయలు రైతుల నుంచి ట్రేడర్లు కొనుగోలు చేశారు. అత్యధిక ధర రూ.45,300 పలికింది. ఇరుగు పొరుగు మార్కెట్ కంటే పులివెందుల కొనుగోలు కేంద్రంలో కాస్త మెరుగ్గా ధరలు పలుకుతున్నాయి. అందుకు కారణం నాణ్యమైన చీనీకాయలు ఉండడమే. ఇలా ధరలున్నా గతంలో సూట్ ద్వారా బహిరంగ దోపిడీ ఉండేది.

సూట్‌కు విధానానికి చెక్: రైతే రాజు అయితే కష్టనష్టాలు తెలుస్తాయి. తదనుగుణంగా నిర్ణయాలు తెరపైకి రానున్నాయి. అచ్చం అలాంటి విధంగానే హార్టికల్చర్ పంటల దిగుబడులు కొనుగోలు కేంద్రాలు వెలిశాయి. పచ్చి సరుకు ఎప్పటికప్పుడు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండడంతో దళారులు కూడబలుక్కొని మూకుమ్మడిగా అందినకాడికీ దోపిడీ చేసేవారు. 10 టన్నుల చీనీకాయలు కొనుగోలు చేయాలంటే, 2టన్నులు సూట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. సూట్ ఇవ్వకుంటే ట్రేడర్స్ కొను గోలు చేసేందుకు ముందుకు రాకుండా పోయేవారు. ఈ పరిస్థితికి ప్రభుత్వం చెక్ పెట్టింది. మార్కెట్ కమిటీ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 20 రోజులల్లో 3,544 టన్నులు ట్రేడర్స్ కొనుగోలు చేశారు. అంటే 708 టన్నుల ఆదాయం రైతుల దరికి చేరింది. సరాసరి ధరతో పోల్చుకుంటే సుమారు రూ.2కోట్లు పైబడి దళారుల చేతుల్లోకి వెళ్తున్న ఆదాయం అన్నదాతకు దక్కింది. జిల్లా వ్యాప్తంగా 67,648 హెక్టార్లల్లో చీనీ తోటలుంటే పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు, బద్వేల్ నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉన్నాయి. ఆయా రైతులు కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయాలు చేపట్టి సద్వినియోగం చేసుకుంటున్నారు.

▶▶ టమాటా రైతుకు బాసట



ధరలు పెరిగినప్పుడు వినియోగదారులకు, ధరలు లేక సతమతమవుతున్నప్పుడు రైతులను ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది. మార్కెట్లో టమాట ధరలు కిలో రూ.2-3 మధ్య ఉన్న సమయంలో ప్రభుత్వం రంగంలోకి దిగి రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకుంది. మార్కెటింగ్‌శాఖ దగ్గరుండి నాణ్యమైన టమాటానే కాదు.. కాస్త వినియోగానికి పనికొచ్చేలా ఉన్న వాటిని కొనుగోలు చేసింది. నాణ్యమైన టమాటాకు సైజును బట్టి కిలో రూ.12 నుంచి రూ.20వరకు ధర వచ్చేలా చేసింది. టమాటా ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులతో సమావేశమై రైతుల వద్ద నిల్వలు ఉండిపోయిన సరుకు అమ్ముడయ్యేలా చర్యలు తీసుకుంది. అలాగే ఈ ఏడాది జూన్, జూలైలో టమాటా ధరలు ఆకాశాన్నంటిన తరుణంలో రైతులు నష్టపోకుండా మదనపల్లె మార్కెట్‌లో బహిరంగ వేలంలో పాల్గొని వ్యాపారులతో సమానంగా ధరలు ఇచ్చి కొనుగోలు చేసింది. వాటిని రాష్ట్రంలోని రైతుబజార్లకు తరలించి కిలో రూ.50 చొప్పున సబ్సిడీ ధరలకు విక్రయించి, వినియోగదారులపై భారం పడకుండా చూసింది. అటు వినియోగదారుడికి ఇటు రైతుకు మధ్య సమతుల్యతను పాటిస్తూ తదనుగుణంగా చర్యలు చేపట్టింది. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో దాదాపు 23,623 హెక్టార్లల్లో టమాటా సాగులో ఉంది. వీరికి మునుపెన్నడూ లేనివిధంగా ధరలు తగ్గినప్పుడు కూడా ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేసింది.

చీనీ రైతులకు ఎంతో ఉపయోగం



పులివెందుల వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన చీనీ మార్కెట్ ద్వారా కొనుగోలు చేయడం రైతులకు ఎంతో ఉపయోగం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి చొరవతో చీనీ రైతులకు ఆర్థిక ప్రయోజనం దక్కుతోంది. దళారుల తీసుకుంటున్న సూట్ విధానం పూర్తిగా కనుమరుగైంది - బలరామిరెడ్డి, నల్లపురెడ్డిపల్లె, పులివెందుల మండలం.

టమాట సాగుకు ప్రోత్సాహకాలు



టమాటాకు మార్కెట్లో ధరలు తగ్గినా రైతుకు కనీస గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరోవైపు పంట సాగుకు ప్రోత్సాహకాలు అందించడం అభినందనీయం. మల్చింగ్ పేపర్‌కు, ప్లాస్టిక్ క్రేట్లకు సబ్సిడీ అందించడంతో పెట్టుబడి ఖర్చులు కొంత మేర తగ్గుతున్నాయి. - సుధాకరరెడ్డి, మండ్యంవారిపల్లె, నిమ్మనపల్లె మండలం

రేపు టి-20 క్రికెట్ జట్టు ఎంపిక

కలకడ: అన్నమయ్య జిల్లా టి-20 క్రికెట్ జట్టును ఎంపిక చేయనున్నట్లు టి-20 క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంఘం ప్రధాన కార్యదర్శి కె.అద్వైత్ తెలిపారు. శనివారం ఉదయం 10గంటలకు కలకడ ఆదర్శపాఠశాల వెనక ఉన్న క్రీడాస్థలంలో ఎంపిక జరుగుతుందని తెలిపారు. టి-20 క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్-16 ,అండర్-19, సీనియర్స్ విభాగంలో ఎంపిక జరుగుతుందని వివరించారు. ఇతర వివరాలకు 8328210181, 7995516403లలో సంప్రదించాలని కోరారు.

మైక్రో ఏటీఎంలతో సులభంగా డబ్బులు విత్‌డ్రా



లింగాపురం సొసైటీ సీఈఓకు మైక్రో ఏటీఎంను ఇస్తున్న రాజేంద్రకుమార్

కడప అగ్రికల్చర్: డబ్బుల కోసం ఖాతా దారులు బ్యాంకుకు వెళ్లకుండానే ఆధార్‌కార్డు లింక్ అయిన బ్యాంకు ఖాతా నుంచి వేలిముద్రతో మైక్రో ఏటీఎంల ద్వారా సులభంగా డబ్బులను డ్రా చేసుకోవచ్చని డీసీసీ బ్యాంకు సీఈఓ కందుల రాజేంద్రకుమార్ అన్నారు. జిల్లాలోని లింగాపురం, తాళ్లప్రొద్దుటూరు, మైదుకూరు సొసైటీలలో మైక్రో ఏటీఎంలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయా సొసైటీల సీఈఓలకు గురువారం కడప డీసీసీ బ్యాంకులో సీఈఓ చేతుల మీదుగా మైక్రో ఏటీఎం మిషన్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బులు డ్రా చేసుకోవడానికి ఖాతాదారులు, రైతులు సంబంధిత బ్యాంకుల ఏటీఎం వద్దకు వెళ్లనవసరం లేదన్నారు. కార్డు ద్వారా, ఆధార్‌లింక్ అయితే వేలిముద్ర ద్వారా రూ. 10000 వరకు మైక్రో ఏటీఎం ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చన్నారు. ఇందుకోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

విధుల్లో అలసత్వం వద్దు



సిబ్బందితో మాట్లాడుతున్న విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్. రమణ

ఒంటిమిట్ట: విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్. రమణ అన్నారు. గురువారం స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు అవసరాల కోసం సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలని ఆయన అన్నారు. కార్యాలయానికి సమయానికి రాకుండా నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో పెద్ద ఎత్తున విద్యుత్ అంతరాయాలు కల్గుతున్నాయని, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంగా వహిస్తున్నారని పిర్యాదులు ఉన్నాయన్నారు. తీరు మార్చుకోక పోతే సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. డీఈ రాజశేఖర్‌రెడ్డి, ఏడీ మురళీధర్‌రెడ్డి, ఏఈ ఉదయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

18వ శతాబ్దపు విగ్రహం లభ్యం



బ్రహ్మంగారిమఠం: మండలంలోని రేకలకుంట గ్రామంలో గురువారం 18వ శతాబ్దం నాటి పురాతన విగ్రహం బయటపడిందని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. ఒక మహిళ తన ఎడమచేయి వైపు ఓ చంటిబిడ్డకు చనుబాలు ఇస్తున్నట్లుగా ఉన్న ఈ విగ్రహం రాజానాయుడు అనే రైతు పొలంలో లభించిందన్నారు. విగ్రహం గురించి మైసూర్ ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మునిరత్నంరెడ్డికి తెలపగా 18వ శతాబ్దానికి చెందినదని ధృవీకరించారన్నారు.

5న కార్మిక, రైతు సంఘాల జిల్లాస్థాయి సదస్సు



సమావేశంలో మాట్లాడుతున్న సాంబశివ

మదనపల్లె: కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 5న మదనపల్లె ఎన్టీయూ టీవీ.రెడ్డిభవన్‌లో జిల్లాస్థాయి సదస్సును నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి తెలిపారు. గురువారం ఎన్టీయూ భవన్‌లో ఏఐటీయూసీ, ఏపీ రైతు సంఘం నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, రైతాంగ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నవంబర్ 28, 29 తేదీల్లో విజయవాడలో మహాధర్నా జరుగుతుందన్నారు. ఈ ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ ఈనెల 5న కార్మిక, రైతుసంఘాల ఆధ్వర్యంలో ఉమ్మడిగా మదనపల్లెలో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సుకు జిల్లాలోని కార్మికులు, రైతులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఖాదర్‌బాషా, తిరుమల, అయూబ్ తదితరులు పాల్గొన్నారు.

అల్లుకున్న సంక్షేమ దారం



ఆదరణ కరువై.. ఆర్థికంగా భారమై చతికిల పడ్డ చేనేతకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేయూతనిచ్చింది. ముద్రా లోన్లను ముంగిట చేర్చి... ఆధునిక డిజైన్లను అందుబాటులోకి తీసుకొచ్చి.. మూలనపడిన మగ్గానికి మళ్లీ జీవం పోసింది. దీనికితోడు నేతన్న నేస్తంతో నిండుగా ఆశీర్వదించి చేనేత రంగానికి దారి చూపింది. ఫలితంగా మగ్గం మురిసింది. ప్రతి చేనేత మోముల్లో సంతోషం వెల్లివిరుస్తోంది.

- చేనేత రంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
- 90 శాతం సబ్సిడీపై ఆధునాతన యంత్ర పరికరాలు
- మదనపల్లె, అంగళ్లుల్లో చేనేత క్లస్టర్లు
- విజయవంతంగా వైఎస్సార్ నేతన్న నేస్తం అమలు



చేనేత మగ్గం

మదనపల్లె సిటీ: చేనేత పరిశ్రమ అభివృద్ధికి, చేనేత కార్మికుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. ఐదు విడతలుగా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. బ్యాంకుల ద్వారా ముద్రా రుణాలు ఇప్పిస్తోంది. చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేసి అధునాతన పరికరాలు పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో చేనేత రంగం సంక్షేమ రంగులు అద్దుకుంది. జిల్లాలో ప్రధానంగా మదనపల్లె (నీరుగట్టువారిపల్లె), కురబలకోట, తంబళ్లపల్లె, కలకడ, కలికిరి, పీలేరు, వాల్మీకిపురం, కోడూరు,రాయచోటి, చిన్నమండ్యం, రామాపురం, గాలివీడు,రాజంపేట, వీరబల్లి ప్రాంతాల్లో చేనేత కార్మికులు అధికంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో చేనేతల మోముల్లో చిరునవ్వు విరిసింది.

జిల్లాలో వైఎస్సార్ నేతన్న నేస్తం కింద లబ్ధి పొందిన కుటుంబాల వివరాలు

సంవత్సరం	చేనేత కుటుంబాలు	లబ్ధి మొత్తం (రూపాయల్లో)
2022	6118	146832000
2023	6937	166488000

ముద్రా లోన్లు పంపిణీ

చేనేత పరిశ్రమ మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ముద్రా రుణాలు ఇప్పిస్తోంది. ఇందులో రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంది. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో నేతన్నకు ముద్రా రుణాలు ఈ ఏడాదికి 468 మందికి పంపిణీ లక్ష్యం కాగా ఇప్పటి వరకు 132 మందికి మంజూరు చేశారు. మిగిలిన వారికి కూడా త్వరలో అందజేస్తారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లోన్లు మంజూరు చేయనున్నారు.



▶▶ అధునాతన డిజైన్లు

మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో మూడు క్లస్టర్లు, కురబలకోట మండలం అంగళ్లులో మరో క్లస్టరు ఏర్పాటు చేశారు. వీరికి అవసరమైన సామగ్రిని 90 శాతం సబ్సిడీపై అందిస్తున్నారు. దీనిపై చేనేత పరిశ్రమ సిబ్బంది సర్వే చేస్తున్నారు. కార్మికులకు కావాల్సిన ఆధునాతన పరికరాలు అందజేస్తారు. జాకార్డులు, మోటరైజ్డ్ లిఫ్టింగ్ డివైజు జాకార్డు, 78 ఫ్రేమ్‌లూములు అందిస్తున్నారు. ఆధునాతన యంత్ర సామగ్రి అందుబాటులోకి రావడంతో చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది.

అందుబాటులో మాస్టర్ డిజైనర్లు

రోజు రోజుకు కొత్త కొత్త డిజైన్లు అందుబాటులో రావడంతో నేతన్నల కోసం చేనేత,పట్టుపరిశ్రమలశాఖ మాస్టర్ డిజైనర్లకు అందుబాటులో ఉంచారు. నీరుగట్టువారిపల్లెలో ఇద్దరు మాస్టర్ డిజైనర్లకు ఏర్పాటు చేశారు. దీంతో నేతన్న కొత్త డిజైన్లు నేస్తున్నారు.

ఆదుకున్న నేతన్ననేస్తం



మాకు రెండు మగ్గాలు ఉన్నాయి. నేను నాభర్త కలిసి పట్టుచీరలు నేస్తాం. 2018 వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక నేతన్న నేస్తం కింద ఏటా రూ.24 వేల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఐదు విడతలుగా ఈ పథకం కింద రూ.1.20 లక్షలు ప్రయోజనం పొందాం. ప్రభుత్వం సాయంతో ఈ రంగంలో నిలదొక్కుకున్నాం. -అరుణ, నేత కార్మికురాలు, నీరుగట్టువారిపల్లె, మదనపల్లె

కార్మికులకు భరోసా



మేం పట్టుచీరలు నేస్తున్నాం. ఐదు విడతలుగా వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ.24 వేల ప్రకారం ఆర్థిక ప్రయోజనం పొందాం. ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయంతో మగ్గాలను అభివృద్ధి చేసుకున్నాం. బ్యాంకుల నుంచి అధికారులు ముద్రా రుణాలు ఇప్పించారు. తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. -గుడిటి సుధాకర్, నేత కార్మికుడు, నీరుగట్టువారిపల్లె, మదనపల్లె

'పరిశ్రమ అభివృద్ధి చెందింది

ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో చేనేతరంగం అభివృద్ధి చెందింది. క్లస్టర్లలోని చేనేత కార్మికులకు ఆధునాతన పరికాలు అందిస్తాం. అధునాతన డిజైన్ల తయారీకి చర్యలు చేపట్టాం. బ్యాంకుల ద్వారా ముద్రా రుణాలు ఇప్పిస్తున్నాం. -శ్రీనివాసులురెడ్డి, ఏడీ, చేనేత,జౌళిశాఖ, రాయచోటి

ఐసీయూలో ఉన్న వృద్ధుడికి పింఛన్ పంపిణీ



ఐసీయూలో చికిత్స పొందుతున్న సుబ్బరామయ్యకు పింఛన్ అందిస్తున్న వలంటీర్

ఓబులవారిపల్లె: మండలంలోని కొర్లకుంట గ్రామానికి చెందిన నక్క సుబ్బరామయ్య అనే వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న గ్రామ పంచాయతీ వలంటీర్ వడ్డి హరినాథ్ రెడ్డి గురువారం అక్కడికి వెళ్లి పింఛన్ అందించి మానవత్వం చాటుకున్నాడు.

'బ్రీఫ్ కేస్'టీజర్ విడుదల



బ్రీఫ్‌కేస్ సినిమా టీజర్‌ను విడుదల చేస్తున్న చిత్రం యూనిట్ సభ్యులు

ఓబులవారిపల్లె: మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం బ్రీఫ్‌కేస్ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు కొల్లం గంగిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రీఫ్‌కేస్ సినిమా విజయం సాధించాలని, హీరో, హీరోయిన్‌లు, చిత్రం యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. గాదెల దళితవాడకు చెందిన సినిమా హీరో నరసింహులు బ్రీఫ్‌కేస్ సినిమాలో హీరోగా నటించగా, మరో ఇద్దరు హరి, సుభహాన్‌లు హీరోలు కాగా, దివ్యకీర్తి హీరోయిన్‌గా నటించారు.

క్లుప్తంగా

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్



ఆంజనేయులు శివకుమార్

మదనపల్లె : భవన నిర్మాణ కార్మికుడి హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తాలూకా సీఐ సత్యనారాయణ తెలిపారు. మండలంలోని కొత్త ఇండ్లుకు చెందిన భవన ని ర్మాణ కార్మికుడు ప్రవీణ్‌కుమార్(32)ను రంగారె డ్డి కాలనీకి చెందిన ఆంజనేయులు అలియాస్ అంజి(35), శివకుమార్(34) మంగళవారం కొట్టి గాయపరిచి, పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు గురువారం నిందితులను పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.

వివాహిత ఆత్మహత్యాయత్నం

మదనపల్లె : కుటుంబ సమస్యలతో వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. పోతబోలు పంచాయతీ గాండ్లవంకకు చెందిన నాగభూషణం భార్య కె.సుజాత(34) కుటుంబ సమస్యలతో క్రిమి సంహారణ మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

డ్రంకన్ డ్రైవ్ కేసులో జైలు

సంబేపల్లె : మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో ఒకరికి జైలు శిక్ష, ఇద్దరికి జరిమానా పడింది. మండల పరిధిలో డ్రంకన్ డ్రైవ్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ముగ్గురిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్‌ఐ షరీఫ్ తెలిపారు. వారిలో ఒకరికి జైలు శిక్ష, ఇద్దరికి రూ.10500 చొప్పున జరిమానా విధిస్తూ రాయచోటి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ ఇస్రాత్ ఫాతిమా గురువారం తీర్పు చెప్పారు.

17 కరువు మండలాల కింద ప్రతిపాదనలు

- ఖరీఫ్‌లో తీవ్ర వర్షపాత లోటు
- 25 మండలాల్లో 27 డ్రైస్పెల్స్
- రిజర్వాయర్‌లలో తగ్గిన నీటిమట్టం

కడప సెవెన్‌రోడ్స్ : ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో 17 మండలాలను కరువు కింద ప్రకటించాలని జిల్లా యంత్రాంగం రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై ప్రభుత్వం నుంచి త్వరలో నిర్ణయం వెలువడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మైలవరం, చాపాడు, ప్రొద్దుటూరు, కడప, చింతకొమ్మదిన్నె మండలాల్లో కరువు తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించారు. గోపవరం, ఖాజీపేట, జమ్మలమడుగు, వేముల, వీరపునాయునిపల్లె, కమలాపురం, అట్లూరు, ఒంటిమిట్ట, సిద్దవటం, పెండ్లిమర్రి, వేంపల్లె, చక్రాయపేట మండలాలను మోస్తరుగా, మిగతా మండలాలను సాధారణం కింద గుర్తించారు.

సూచికలు

వర్షపాత లోటు, పొడి వాతారణం (డ్రైస్పెల్స్ మ్యాండేటరీ ఇండికేటర్స్).. కరువు కింద ప్రకటించడానికి ఈ రెండు తప్పనిసరిగా వర్తించాలి. ప్రభావ సూచిక (ఇంపాక్ట్ ఇండికేటర్స్) కింద పంటల సాధారణ సాగు, మాయిశ్చర్ అడెక్వసీ ఇండెక్స్, నార్మలైజ్డ్ డిపరెన్షియల్ వెజిటేషన్ ఇండెక్స్, రిజర్వాయర్ స్టోరేజ్ ఇండెక్స్‌లను తీసుకుంటారు. నైరుతి రుతుపవనాల సమయంలో అంటే జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జిల్లా సాధారణ వర్షపాతం 405 మిల్లీమీటర్లు కాగా 349 మిల్లీ మీటర్లు కురిసింది. అంటే మైనస్ 13.9 మిల్లీమీటర్లు నమోదైంది. జూన్‌లో మైనస్ 43.8 జూలైలో మైనస్ 27.3, ఆగస్టులో మైనస్ 61.5 మిల్లీమీటర్లు, అక్టోబర్ మైనస్ 96.8 వర్షపాతం నమోదైంది. అయితే సెప్టెంబర్‌లో 62.5 మిల్లీమీటర్ల వర్షపాతం అధికంగా కురవడంతో ఖరీఫ్‌లో మొత్తం సాధారణ వర్షపాతంలో కేవలం మైనస్ 13.9 మి.మీగా పరిగణించాల్సి వస్తోంది. ఇక జూన్ 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు 25 మండలాల్లో 27 డ్రైస్పెల్స్ చోటు చేసుకున్నాయి. వరుసగా 21 రోజులు వర్షమే లేకపోతే దాని ఒక డ్రైస్పెల్‌గా పరిగణిస్తారు. రెండు డ్రైస్పెల్స్ సంభవించిన మండలాలు కూడా ఇందులో ఉన్నాయి.

రిజర్వాయర్‌లలో తగ్గిన నీటిమట్టం

జిల్లాలోని 6 రిజర్వాయర్‌లలో సాధారణ నీటి నిల్వ సామర్థ్యం 54 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 31 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. డెడ్ స్టోరేజీ కింద 4.72 టీఎంసీలు పోను వినియోగానికి అందుబాటులో ఉన్నది 24.848 టీఎంసీలు, నవంబర్ నుంచి జనవరి వరకు ఖరీఫ్ బ్యాలెన్స్ సాగు నీరు 0.44, తాగునీటి అవసరాలకు 2.30, పారిశ్రామిక అవసరాలకు 1.10, రబీకి (డిసెంబర్–మార్చి) 8.470 అంటే మొత్తం 12.314 టీఎంసీలు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు.

నవంబర్ 2 తేదీ ఉదయం 8 గంటలకు ప్రాజెక్టుల పరిస్థితి

పేరు	సామర్థ్యం (టీఎంసీలు)	ఉన్నవి (టీఎంసీలు)	ఇన్‌ఫ్లో (క్యూసెక్కులు)	ఔట్‌ఫ్లో (క్యూసెక్కులు)
సీబీఆర్	10.229	4.839	0	55
గండికోట	26.850	16.430	0	5100
మైలవరం	6,500	2.668	3624	546
పైడిపాలెం	6.000	4.871	0	185
సర్వరాయ	3.060	0.698	0	30
వామికొండ	1.658	1.45	0	5
ఎస్ఆర్–1	2.135	0.297	0	10
ఎస్ఆర్–2	2.447	0.729	0	15
బ్రహ్మసాగర్	17.735	4.906	0	536

పెన్నా నదికి నీటి విడుదల


పెన్నా నదికి నీటిని విడుదల చేస్తున్న సంబటూరు ప్రసాద్‌రెడ్డి

జమ్మలమడుగు రూరల్ (మైలవరం) : మైలవరం జలాశయం నుంచి పెన్నా నదిలోకి 200 క్యూసెక్కుల నీటిని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు సంబటూరు ప్రసాద్‌రెడ్డి అధికారులతో కలిసి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా నది జలాలు గండికోట జలాశయానికి తెచ్చిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి దక్కుతుందని అన్నారు. జిల్లా ప్రజలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా కృష్ణా జలాలను గండికోటకు తెచ్చారని పేర్కొన్నారు. పెన్నా నది పరీవాహక ప్రాంతాల ప్రజలు, రైతుల తాగు, సాగు అవసరాల దృష్ట్యా ప్రస్తుతం నీరు వదలడం జరిగిందన్నారు. కమలాపురం నియోజకవర్గంలోని ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట వరకు నీరు వచ్చి.. కేసీ కెనాల్ ద్వారా ఆయకట్టు పొలాలకు అందుతుందన్నారు. గండికోట నుంచి మైలవరం జలాశయానికి 3 టీఎంసీల నీటిని విడుదల చేయటకు అధికారులు అనుమతులు ఇచ్చారన్నారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 2.66 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. అలాగే మైలవరం ఉత్తర కాలువ ద్వారా రోజూ 230 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. దీంతో మైలవరం, పెద్దముడియం, రాజుపాళెం, ప్రొద్దుటూరు మండలాల రైతులకు మేలు జరుగుతుందన్నారు. దక్షిణ కాలువ ద్వారా 200 క్యూసెక్కుల నీటిని సాగు, తాగు నీటి అవసరాలకు వదలడం జరిగిందని తెలియజేశారు. కావున రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మైలవరం జలాశయం అధికారులు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ డి.మహేశ్వరరెడ్డి, ఎంపీటీసీ రామసుబ్బారెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

పంటల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలి

- వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అవసరం
- జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరావు



కడప అగ్రికల్చర్ : జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల పలు చోట్ల వివిధ పంటలు ఎండుముఖం పట్టాయి. కావున రైతులు రక్షణ చర్యలు పాటించి పంట నష్టాన్ని తగ్గించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరావు 'సాక్షి' ద్వారా రైతులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లాలో సాగు చేసిన వివిధ పంటల్లో ఎండ బెట్టను తగ్గించుటకు పొటాషియం నైట్రేట్‌ను 6–8 గ్రాముల లీటరు నీటికి లేదా 13–0–45(ముటి–కె 6–8 గ్రాములు లీటర్ నీటికి లేదా 19:19:19ని 8–10 గ్రాములు లీటరు నీటికి కలిపి వారానికి రెండు సార్లు పంటలపై పిచికారి చేసుకోవాలని చెప్పారు. పంటలో మొక్కల సాళ్ల మధ్యలో హారోవింగ్ చేయడం ద్వారా భూమిలో కొంత వరకు తేమను పట్టుకునే సామర్థ్యం పెంచేలా చేస్తుందన్నారు. దీని ద్వారా మొక్కలు కొన్ని రోజులు బెట్టను తట్టుకునే పరిస్థితి ఉంటుందన్నారు. పొలంలో పూర్తిగా ఎండిపోయిన మొక్కలను తీసివేయడం వల్ల కూడా కొంత వరకు మిగిలిన మొక్కలు బెట్టను తట్టుకునే పరిస్థితి ఉంటుందన్నారు. ఉద్యాన పంటల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం ద్వారా కొంత వరకు బెట్టను తగ్గించుకోవచ్చన్నారు. వర్షభావ పరిస్థితుల వల్ల వివిధ పంటల్లో రసం పీల్చే పురుగుల బెడద, తెగుళ్లు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. కావున రైతులు తగిన రక్షణ చర్యలు పాటించి పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చన్నారు.

వరి

వరి పంటల్లో వర్షాభావ పరిస్థితుల వల్ల సుడిదోమ ఉధృతి పెరుగుతుంది. దీనిని నివారించుటకు డినోటెఫ్యురాన్ 0.4 గ్రాములు లీటర్ నీటికి లేదా పైమెట్రొజెన్ 0.6 గ్రాములు లీటరు నీటికి కలిసి పిచికారి చేసుకోవాలి. పాయు పొడ తెగులు, కాండం కుళ్లు శిలీంధ్ర తెగులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీని నివారణకు హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లను లీటర్ నీటికి లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీమీటర్‌ను లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి

వేరుశనగ

వేరుశనగ పంటను వివిధ తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. వీటి నివారణకు హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లను లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

మినుము

మినుము పంటలో రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంది. దీని నివారణకు డిఫెందిసెరాన్ 1 గ్రాము ప్లస్ హెక్సాకోనజోల్ 2 మిల్లీ లీటర్లను లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

జొన్న

జొన్న పంటలో మొవ్వ ఈగ/మొవ్వ తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని నివారణకు కార్బోఫ్యూరాన్ 36 గుళికలను ఎకరాకు 6–8 కేజీల చొప్పున వేసుకోవాలి.

పత్తి

పత్తి పంటలో రసం పీల్చే పురుగు, గులాబీ రంగు పురుగుల బెడద ఉంటుంది. రసం పీల్చే పురుగులను నివారించుటకు పసుపు లేదా నీలం రంగు జిగురు అట్టను ఎకరానికి 10 చొప్పున పొలంలో పెట్టుకోవాలి. డిఫెన్థిరాన్ 1 గ్రాము లీటరు నీటికి లేదా ఇమిడాక్లోప్రైడ్ 1 మిల్లీలీటర్‌కు 20 ఎంల్ నీటిని కలిపి కాండానికి పూతలాగా వేసుకోవాలి. అలాగే గులాబి రంగు పురుగును నివారించడానికి లింగాకర్షక బుట్టలు ఎకరాకు 10 చొప్పున పెట్టుకోవాలి. పురుగు ఆశించిన కాయలను తీసివేయాలి.

మిరప

మిరప పంటలో రసం పీల్చే పురుగులను నివారించుటకు డిఫెంథ్యూరాన్ 1 గ్రాము ప్లస్ హెక్సాకోనజోల్ 1 మిల్లీలీటర్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరావు సూచించారు.

ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్ట్


పట్టుకున్న గంజాయి, నిందితులతో డీఎస్పీ, సీఐ

ప్రొద్దుటూరు క్రైం : కొంత కాలంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఇన్‌చార్జి డీఎస్పీ వంశీధర్‌గౌడ్ గురువారం వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామానికి చెందిన సింగం సుబ్బారావు, ప్రొద్దుటూరులోని ఆచార్ల కాలనీకి చెందిన కుమ్మరి చిన్న యల్లయ్య, నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన పాలగోత్రం సుబ్బరాయుడు కలిసి కొంత కాలం నుంచి ప్రొద్దుటూరులో గంజాయి విక్రయించేవారు. స్థానికంగా విక్రయించడంతోపాటు ఇతర ప్రాంతాలకు కూడా అక్రమ రవాణా చేసేవారు. ఈ క్రమంలో ముగ్గురు కలిసి కొర్రపాడు రోడ్డులోని భగత్‌సింగ్ కాలనీలో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో.. త్రీ టౌన్ సీఐ వెంకటరమణ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న 20 కిలోల గంజాయి, కారు, మూడు సెల్‌ఫోన్లు, రూ. 5950 నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. దాడుల్లో స్పెషల్ ఇన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ ఈ మోహన్‌రెడ్డి, త్రీ టౌన్ ఎస్ఐ బాల అంకయ్య, హెడ్‌కానిస్టేబుల్ జీ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు కే లక్ష్మీకాంత్‌రెడ్డి, బీ శివానంద, ఆర్ వీరాంజిలు పాల్గొన్నారు. పెద్ద మొత్తంలో గంజాయిని సీజ్ చేసి నిందితులను పట్టుకున్న త్రీ టౌన్ పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ అభినందించారు.

బియ్యం పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు


మాట్లాడుతున్న అదనపు ఎస్పీ షేక్ మాసూం బాషా

రాయచోటి : ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్సిడీ భరించి.. పేద ప్రజలకు పంపిణీ చేసే సబ్సిడీ బియ్యంలో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ షేక్ మాసూం బాషా హెచ్చరించారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా గురువారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ సభా భవనంలో పౌరసరఫరాల సంస్థ అధికారులు, చౌకదుకాణాల డీలర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్‌చార్జిలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్సిడీ బియ్యాన్ని అక్రమ మార్గంలో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వారిపై దృష్టి సారించామన్నారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్నారులు, యువత, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు రంగం వారికి అవగాహన కల్పించేందుకు విజిలెన్స్ విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 వరకు వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులు జి. ఈదురు బాషా, ఇన్‌స్పెక్టర్ ఈ బాలగంగాధర్‌రెడ్డి, విజిలెన్సు అగ్రికల్చర్ ఆఫీసర్ కె. రఘురాం, పౌరసరఫరాల సంస్థ అధికారి పీఎస్ఆర్ మూర్తి, డిప్యూటీ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

తమిళనాడు వలసకూలీలకు విముక్తి

- వలసపల్లెలో రాతిపనుల కోసం రాక
- స్వగ్రామానికి పంపేందుకు అంగీకరించని యజమాని
- కలెక్టర్ చొరవతో ఇంటికి


కూలీలను విచారణ చేస్తున్న ఆర్డీఓ, తహసీల్దార్

మదనపల్లె : పొట్ట కూటి కోసం ఇతర రాష్ట్రానికి వచ్చారు. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను చూసి వస్తామన్నా.. యజమాని పంపలేదు. ఈ పరిస్థితిని ఎదుర్కొన్న తమళనాడు వలస కూలీలకు అధికారుల చొరవతో విముక్తి లభించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మొలకలదిన్నెకు చెందిన వేణు కొన్నేళ్లుగా పట్టణ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల రాతిగుట్టల్లో అనధికారికంగా రాళ్లు కొట్టే పని చేయిస్తున్నాడు. కూలీలకు ముందుగా అడ్వాన్సులు ఇచ్చి వారితో పని చేయించుకుంటూ, కూలి డబ్బుల్లో అడ్వాన్సు జమ చేసుకునేవాడు. ఈక్రమంలో తమిళనాడు తిరువణ్ణామలైకు చెందిన చంద్రశేఖర్, రామన్, రామకృష్ణన్ తోపాటు మరో ఐదుగురికి రూ.1.20 లక్షల వరకు అడ్వాన్సుగా ఇచ్చి మదనపల్లెకు తీసుకువచ్చి మొలకలదిన్నెలో వసతి కల్పించాడు. వారితో పని చేయించుకుని, కూలి చెల్లిస్తూ వచ్చాడు. ఇటీవల వీరు తమ ఊరికి వెళ్లి, వస్తామని చెప్పడంతో.. తన వద్ద తీసుకున్న అడ్వాన్సు డబ్బులు ఇవ్వాలని తెలిపాడు. కూలీలుగా పని చేసుకునే తాము అంత డబ్బులు చెల్లించలేమని, ఇంటికి వెళ్లి వెంటనే వస్తామని చెప్పినా వినలేదు. మిమ్మల్ని నమ్మి ఎలా పంపించాలి, డబ్బులు ఇచ్చేంత వరకు వెళ్లేందుకు వీలులేదని తెగేసి చెప్పాడు. దీంతో వారు ఇక్కడే ఉండిపోయారు. వీరిలో ఒక కార్మికుడు రెండు రోజుల కిందట మొలకలదిన్నె నుంచి తప్పించుకుని, తమిళనాడులోని తిరువణ్ణామలైకు చేరుకున్నాడు. అక్కడి కలెక్టర్‌ను కలిసి, తమ స్నేహితులు అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం మొలకలదిన్నె వద్ద బందీలుగా ఉన్నారని, ఇళ్లకు వెళతామని వేడుకున్నా పంపకుండా ఉంచేశారని ఫిర్యాదు చేశాడు. దీంతో అక్కడి కలెక్టర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాకు సమాచారం ఇచ్చారు. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని ఆర్డీఓ ఎం.ఎస్. మురళీని ఆదేశించడంతో ఆయనతోపాటు డీఎస్పీ కేశప్ప, తహసీల్దార్ మహబూబ్‌చాంద్ క్షేత్ర స్థాయిలోకి వెళ్లి విచారణ చేశారు. బాధితులు తాము అడ్వాన్సు తీసుకున్న విషయం వాస్తవమేనని, ఇంటికి వెళతామంటే అడ్వాన్సు చెల్లించాలని, అప్పటి వరకు పంపబోమని చెప్పడంతో ఇక్కడే ఉండిపోయామని తెలిపారు. కూలీలతో రాళ్లు కొట్టిస్తున్న వేణును విచారణ చేశారు. ప్రభుత్వస్థలాల్లో అనుమతి లేకుండా రాళ్లు కొట్టిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. తర్వాత కార్మికుల వద్ద వాంగ్మూలం నమోదు చేసుకుని, ప్రయాణానికి చార్జీ ఖర్చులను ఇచ్చి పంపారు. తమిళనాడు వలస కూలీలు జిల్లా కలెక్టర్ గిరీషా, ఆర్డీఓ ఎం.ఎస్.మురళీ, డీఎస్పీ కేశప్ప, తహసీల్దార్ మహబూబ్‌చాంద్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు


108 వాహనంలో నాగరాజ

మదనపల్లె : బొలేరో వాహనం రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో నలుగురు గాయపడిన సంఘటన గురువారం గుర్రంకొండలో జరిగింది. పోలీస్‌స్టేషన్ సమీపంలో స్థానిక మంగలివీధికి చెందిన నాగరాజ(39) తన కుమార్తె డి.గీతిక(7)ను స్కూల్ నుంచి తీసుకుని ద్విచక్రవాహనంలో వస్తుండగా, మరో ద్విచక్ర వాహనంలో సరిమడుగు పంచాయతీ పూలవాండ్లపల్లెకు చెందిన దంపతులు ఎం.శ్రీనివాసులు(45), ఎం.అక్కయ్య(40) గుర్రంకొండలో పనులు ముగించుకుని స్వగ్రామానికి వెళుతున్నారు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన బొలేరో వాహనం రెండు ద్విచక్రవాహనాలను వేర్వేరుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగరాజ, గీతిక, శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. అక్కయ్య స్వల్పంగా గాయపడింది. గమనించిన స్థానికులు వెంటనే బాధితులను 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో నాగరాజ, గీతికలను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు.

కర్ణాటకలో ఇద్దరు మదనపల్లె వాసుల దుర్మరణం

బెంగళూరు/మదనపల్లె : ట్రక్ ఢీకొని నిండు గర్భిణితో కలిపి ఇద్దరు మహిళలు దుర్మరణం చెందిన సంఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని హెబ్బగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కొండామర్రిపల్లె పంచాయతీ బోడుమల్లుదిన్నెకు చెందిన షాజహాన్ భార్య పి.రుఖియా(28) ఆరు నెలల గర్భిణి. ఆమె తన బంధువు రబియా, పక్కింట్లో ఉంటున్న లక్ష్మమ్మతో కలిసి బెంగళూరుకు వెళ్లారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో హోసూరు జాతీయ రహదారిలోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లడానికి బస్సు దిగి రోడ్డు దాటుతున్నారు. ఇంతలో వేగంగా వచ్చిన ట్రక్ వారి మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన రుఖియా, లక్ష్మమ్మ ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రబియా క్షేమంగా తప్పించుకుంది. రబియా ఫిర్యాదు మేరకు హెబ్బగోడి పోలీసులు కేసు నమోదు చేసి ట్రక్ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. అతనిపై హత్యానేరం కింద కేసు పెట్టారు. ప్రమాద సమాచారాన్ని షాజహాన్‌కు కర్ణాటక పోలీసులు తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని..

ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రగుంట్ల– తాడిపత్రి జాతీయ రహదారిపై కదిరివారిపల్లె గ్రామ క్రాస్ రోడ్డు ఐసీఎల్ మైన్స్ వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. సీఐ ఈశ్వరయ్య గురువారం వివరాలు వెల్లడించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. ముస్లిం, దుదేకుల కులానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోందన్నారు. కుడిచెయ్యి మణికట్టుపై కణితి ఉబ్బెతుగా ఉందన్నారు. ముఖం గుర్తు పట్టలేని విధంగా దెబ్బతిందన్నారు. మృతుడి ఆచూకీ వివరాలు తెలిస్తే.. ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. 9121100530 సెల్ నంబరుకు తెలియజేయాలని ఆయన కోరారు.

గాయపడిన వృద్ధుడి మృతి

కమలాపురం : కమలాపురం మండలం పందిళ్లపల్లె ఎస్సీ కాలనీకి చెందిన కె.సుబ్బయ్య (65) చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్ఐ హృషికేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం రాత్రి సుబ్బయ్య పందిళ్లపల్లె క్రాస్ వద్ద రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు లారీ వెనుక చక్రాల కింద పడ్డాడు. ఈ ఘటనలో సుబ్బయ్య రెండు కాళ్లు నుజ్జునుజ్జు కావడంతో పాటు చేయికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం సుబ్బయ్య మృతి చెందాడని ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య వివాదం

ఒంటిమిట్ట : మండల పరిధి తప్పెటవారిపల్లెలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఎంఈవో వెంకట సుబ్బయ్య తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హెచ్‌ఎం నారాయణరెడ్డిపై ఉపాధ్యాయులు పాలెం మహేష్‌బాబు, మరో ఉపాధ్యాయుడు కలిసి డీఈవో రాఘవరెడ్డికి పరీక్షల్లో సమాధానం షీట్ కోసం విద్యార్థుల నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. అదే విధంగా హెచ్‌ఎం కూడా పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు సమయానికి రావడం లేదని డీఈవోకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి, రిపోర్టు ఇవ్వాల్సిందిగా డీఈవో ఆదేశించారని ఎంఈవో తెలిపారు.

అథ్లెటిక్స్‌లో జిల్లా స్థాయికి ఎంపిక


కన్నెమడుగు క్రీడాకారులతో పీడీ ఖాదర్‌బాషా

తంబళ్లపల్లె : నియోజకవర్గ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో కన్నెమడుగు, తంబళ్లపల్లె ఎస్సీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పీడీ ఖాదర్‌బాషా, పీఈటీ దేశ్‌ముఖ్ తెలిపారు. గురువారం ములకలచెరువు మండలం దేవులచెరువు ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి పోటీలు జరిగాయి. కన్నెమడుగు పాఠశాల విద్యార్థిని స్ఫూర్తి ట్రిపుల్‌జంప్, సుమిత్ర లాంగ్‌జంప్, మనోజ్‌కుమార్ 1500మీటర్ల పరుగుపందెం, జావలెన్‌త్రో, శివకుమార్ 800 మీటర్ల పరుగుపందెంలో మొదటి స్థానంలో నిలిచారు. ఎస్సీ గురుకుల విద్యార్థులు రెడ్డెప్పనాయక్ అండర్–17 హైజంప్‌లో మొదటి స్థానం, సంతోష్ ట్రిపుల్ జంప్‌లో ద్వితీయ స్థానం, అండర్–17 200 మీటర్ల పరుగుపందెంలో సంతోష్ నాయక్ మొదటి స్థానం, అండర్ –14 హైజంప్, హైజంప్, శాట్‌పుట్, 200 మీటర్ల పరుగు పందెంలో నిరంజన్ ప్రతిభ చాటి మొదటి స్థానంలో నిలిచారు. అండర్–14 పరుగుపందెంలో నాగేంద్ర బాబు, అండర్–14 శాట్‌పుట్‌లో గణేష్ ద్వితీయ స్థానంలో నిలిచారు. వీరు శనివారం తిరుపతిలో జరిగే జిల్లా స్థాయి పోటీలో పాల్గొంటారన్నారు. విద్యార్థులను ఎంఈవోలు త్యాగరాజు, నాగసుబ్బరాయుడు, ఉపాధ్యాయులు అభినందించారు.